

వైఎస్ఆర్

నేడు నగరంలో విద్యుత్ అంతరాయం

ప్రజాశక్తి - కడప : విద్యుత్ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల నిర్వహణలో భాగంగా ఈనెల 11న కడప నగరంలోని పలు ప్రాంతాల్లో ఉదయం 8:00 గంటల నుంచి మధ్యాహ్నం 2:00 గంటల వరకు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం కలుగుతుందని కడప టౌన్-2 సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బి. లక్ష్మా నాయక్ తెలిపారు. ముత్రాస్ పల్లి, రెడ్డి కాలనీ, పకీరుపల్లి, ఓం శాంతి నగర్, అబ్దుల్ కలాం కాలనీ, చిన్న చౌక్ విద్యా మందిర్ స్కూల్, భాగ్యనగర్ కాలనీ, దేవుని కడప, గౌస్ నగర్, నిర్మల స్కూల్, మాచుపల్లి రోడ్డు, మాసాపేట, నమస్తే బోర్డు, భారతి భార్, ద్వారకా నగర్, సంధ్యా సర్కిల్, ఎర్రముక్కపల్లి, సిపి బ్రౌన్, మున్సిపల్ ఆఫీసు, ఆర్టీసీ బస్టాండు, పటేల్ రోడ్డు, అరవింద్ నగర్, తేజ పెట్రోల్ బంకు, బాలాజీనగర్, అక్కాయపల్లి, నబీకోట, బిల్టప్, విజయదుర్గాకాలనీ, వినాయక్ నగర్, నకాష్, అల్మాస్‌పేట, ఎన్‌జిఓ కాలనీ, నాగరాజుపేట, పాతబస్టాండ్, సాయిపేట, ఆర్ఎస్ రోడ్ మరియుపల్లెం, మోచంపేట, ఆగాడి ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. వినియోగదారులకు కలిగే ఈ విద్యుత్ అంతరాయానికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కొప్పర్తి అభివృద్ధికి కసరత్తు!

హడ్కో నుంచి రుణాలు

అన్నమయ్య జిల్లాలో ఎన్‌టిఆర్ నగర్‌కు 30 ఎకరాలు మళ్లింపు

మంత్రివర్గ సమావేశంలో ఆమోదం



ప్రజాశక్తి - కడప ప్రతినిధి

జిల్లాలోని కొప్పర్తి పారిశ్రామికవాడ అభివృద్ధికి కసరత్తు ఊపందుకోనుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మంత్రివర్గ సమావేశం ఆమోదించింది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కొప్పర్తి పారి శ్రామిక వాడలోని అధిక భాగాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేయడంపై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం కొప్పర్తిలో మిగిలిన ప్రాంతాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి పరచడానికి సంసిద్ధతను తెలిపింది. రాష్ట్రంలోని కడప జిల్లాలోని కొప్పర్తి, కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు, ప్రకాశం జిల్లాలోని పామూరు ప్రాంతాల్లోని పారిశ్రామికవాడల అభివృద్ధికి ఎపి స్టేట్ స్పెషల్ ప్రాజెక్టు డెవలప్‌మెంట్ కార్పొరేషన్ తరపున హడ్కో నుంచి రూ.ఐదు వేల కోట్ల రుణాన్ని తీసుకోవాలని భావించింది. అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని సిబ్యాలకు చెందిన 50 ఎకరాలను పురపాలకశాఖకు మళ్లిస్తూ నిర్ణయం తీసుకుంది. 2215 సర్వేనెంబర్‌లో 13 ఎకరాలు, 2216 సర్వేనెంబర్‌లో 19 ఎకరాలు, 2217 సర్వేనెంబర్‌లో 18 ఎకరాలను ప్రభుత్వ భూములను పిఎంఎవై అర్బన్ 2.0 పథకం కింద (ఎన్‌టిఆర్ నగర్) అమలు చేయడానికి ఉద్దేశించి రెవెన్యూ ల్యాండ్ డిపార్ట్‌మెంట్ చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. 2029-30 ఆర్థిక సంవత్సరం వరకు 0.25 కోట్ల మేరకు ఐదు సమాన వాయిదాలలో రూ.1.134 కోట్ల మార్కెట్ విలువ చొప్పున 50 ఎకరాలకు రూ.2.20 లక్షల చొప్పున చెల్లించాలని కోరుతూ ఎపిటిడ్కోతో ఒప్పందం కుదుర్చుకుంది.

'కడప ఉక్కు' ఏర్పాటుపై మోడీ ప్రకటన చేయాలి

16న ఐటిఐ సర్కిల్ వద్ద నిరసన

సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్

ప్రజాశక్తి - కడప అర్బన్

ఈనెల 16న ప్రధాని నరేంద్ర మోడీ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని ప్రకటన చేసేలా కూటమి నాయకులు ఒప్పించే ప్రయత్నం చేయాలని సిపిఎం నగర కార్యదర్శి రామ మోహన్ డిమాండ్ చేశారు. శుక్రవారం నగరంలోని మృత్యుంజయకుంటలో ఉన్న సిపిఎం కార్యాలయంలో విలేకరుల సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2018, ఫిబ్రవరి 13న బిజెపి కర్నూల్లో రాయలసీమ డిక్లరేషన్ పేరుతో వెనుకబడిన ప్రాంతాలకు 20 వేల కోట్ల నిధులను కేటాయించాలని డిమాండ్ చేసిందన్నారు. ప్రస్తుతం కేంద్రం లోనూ, రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వం అధికారంలో కొనసాగుతున్న నేపథ్యంలో బిజెపి డిక్లరేషన్ హామీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ వెనుకబాటుతనానికి నేటికీ గురవుతుందని, ఈ ప్రాంతంలో విద్యా ఉపాధి అవకాశాలు లేకుండా పోవడం వల్ల నిరుద్యోగ యువత తీవ్ర ఇబ్బందులు పడుతుందన్నారు. విభజన చట్టంలో కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రయత్నం చేయాలని పేర్కొన్నారు. కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు వల్ల 25 వేల మందికి ప్రత్యక్షంగా, లక్ష మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీ అమలు కోసం ప్రయత్నం చేయకపోవడం సిగ్గు చేటన్నారు. కర్నూల్లో మోడీకి కలిసి రోడ్ షోలో పాల్గొంటున్న చంద్ర బాబు, పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఒప్పించి రూ.20 వేల కోట్ల నిధులు ప్రకటించేలా కృషి చేయా లని డిమాండ్ చేశారు. రాయలసీమ వెనుకబాటు తనానికి నిధులు కేటాయించకుండా ప్రభుత్వం చేస్తున్న ప్రయ త్నాలను నిరసిస్తూ, కడపలో ప్రభుత్వ రంగంలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఈనెల 16న ఉదయం 10 గంటలకు కడప నగరంలోని ఐటిఐ సర్కిల్ వద్ద ఉన్న గాంధీ విగ్ర హం దగ్గర నిరసన కార్యక్రమాన్ని చేపడతామని తెలిపారు. చంద్రబాబు, పవన్ మోడీని ఒప్పించి ప్రకటన చేయకపోతే రానున్న కాలంలో పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. నిరసనలో ప్రజలు పాల్గొని విజయవంతం చేయా లని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దస్తగిరిరెడ్డి, కామనూరు శ్రీనివాసులురెడ్డి, పార్టీ నాయకుడు రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.



సమావేశంలో మాట్లాడుతున్న రామమోహన్

పారిశుద్ధ్యంతో సంపూర్ణ ఆరోగ్యం

ప్రజాశక్తి - వల్లూరు : పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉండవచ్చని మెంటల్ అండ్ హెల్త్ కౌన్సిలర్ డాక్టర్ శిల్ప, డాక్టర్ నాగభూషణం అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ సమగ్రశిక్ష రాష్ట్ర డెవలప్‌మెంట్ అధికారి, జిల్లా జిసిడి రూతు, డిస్ట్రిక్ట్ కో - ఆర్డినేటర్ డాక్టర్ ఛాయాంద్ర ఆదేశాల మేరకు వరల్డ్ మెంటల్ హెల్త్ వారోత్సవాల్లో చివరి రోజు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థి భవిష్యత్తుకు పారిశుద్ధ్యం, గుడ్ హెల్త్, మెడిటేషన్, యోగా చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చు అన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

12న పింఛనుదారుల సమస్యలపై జిల్లా సదస్సు

ప్రజాశక్తి - కడప అర్బన్ : పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఇపిఎఫ్ 95 పెన్షన్ దారులకు కనీస పెన్షన్ రూ.9000 ఇవ్వాలని ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ఎస్. రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం కడప ఆర్‌టిసి బస్టాండ్ ఆవరణలో పెన్షన్ దారులకు కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షన్ దారుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని తెలిపారు. 'పెన్షన్ వ్యవస్థ సంస్కరణల పేరుతో కేంద్ర ప్రభుత్వ దాడి' అనే అంశంపై ఈ నెల 12న బాలాజీ నగర్ యుటిఎఫ్ టీచర్స్ బిల్డింగ్ హాల్‌లో నిర్వహించే జిల్లా సదస్సు జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సోమ శేఖర్‌రెడ్డి, కె.బుడ్డయ్య, ఎస్.సి.ఎస్. రెడ్డి, రమణ, సెల్వ రాజు పాల్గొన్నారు.

మినరల్ వాటర్ ప్లాంట్లు ప్రారంభం

ప్రజాశక్తి - గోపవరం : : స్థానిక గోపవరం-1,2 కాలనీల్లో సెంచరీ ప్యానల్స్ లిమిటెడ్ సిఎస్ఆర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రెండు మినరల్ వాటర్ ప్లాంట్లను శుక్రవారం టిడిపి ఇన్‌ఛార్జి రితేష్‌రెడ్డి, బద్వేల్ ఆర్‌డిఒ చంద్రమోహన్ సంయుక్తంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అందరి సహకారంతో సెంచరీ ఫ్యాక్టరీ నిర్మించారని, ఇప్పుడు కంపెనీ సహకారంతో మినరల్ వాటర్ ప్లాంట్లు ఏర్పాటైందని, చెప్పారు. దీనివల్ల గోపవరం కాలనీల ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలను రితేష్‌రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. వాటి పరిష్కారం కోసం తక్షణ చర్యలు తీసుకుంటానని ఆయన హామీ ఇచ్చారు. కార్యక్రమంలో గోపవరం తహశీల్దార్ త్రిభువన్‌రెడ్డి, తూసారక్ పట్నాయక్ , భూషణ్ ఆత్రై ప్రాజెక్ట్ హెడ్ జనరల్ మేనేజర్, డి. రమేష్ రెడ్డి, హెచ్‌ఆర్ డిజిఎం ఉత్తమ్ కుమార్, టిడిపి మున్సిపాలిటీ అధ్యక్షుడు గుర్రంపాటి వెంగళ్రెడ్డి, వైస్ ఎంపిపి రామ్మోహన్ రెడ్డి, భూమిరెడ్డి పల్లె రమణారెడ్డి, సుధాకర్ రెడ్డి, టిడిపి నాయకులు, కార్యకర్తలు, కాలనీవాసులు పాల్గొన్నారు.

వైద్య కళాశాలల ప్రయివేటీకరణపై ప్రజా ఉద్యమం

ప్రజాశక్తి - కడప : ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రయివేటీకరణపై ప్రజా ఉద్యమం చేపట్టబోతున్నట్లు వైసిపి జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. ఇందులో భాగంగా ఈనెల 11 నుంచి నుండి 45 రోజులపాటు సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం వైసిపి జిల్లా కార్యాలయంలో కోటి సంతకాల సేకరణ పోస్టర్లను రవీంద్రనాథ్ రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, పార్టీ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈనెల 11 నుంచి నుండి రాష్ట్రంలో పెద్ద ప్రజా ఉద్యమం ప్రారంభం కాబోతుందన్నారు. 45 రోజులకు పైగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని చెప్పారు. ప్రజా ఉద్యమంచేపట్టి గవర్నర్ దృష్టికి తీసుకెళతాం అన్నారు. చంద్రబాబు నాయుడు కుట్రలను కచ్చితంగా తిప్పి కొడతామన్నారు.

నేడు కెవికెలో 'పిఎం ధన్ ధాన్య కృషి యోజన'

ప్రజాశక్తి - చింతకొమ్మదిన్నె : ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శనివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 05 గంటల వరకు ప్రధానమంత్రి ధన్ ధాన్య కృషి యోజన కార్యక్రమం నిర్వహించనున్నట్లు కె.వి.కె సమన్వయకర్త డాక్టర్ అంకయ్య కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు రబీ పంటలలో ఆధునిక యాజమాన్య పద్ధతుల గురించి, ప్రధానమంత్రి ధన్ ధన్య కృషి యోజన కార్యక్రమ ముఖ్య ఉద్దేశాలు, ప్రకృతి వ్యవసాయ సూత్రాలు, పద్ధతుల గురించి పేర్కొన్నారు. ప్రధాన నూనెగింజల పంటలలో ఉత్తమ యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేశారు.

కల్తీ మద్యంపై సిబిఐతో విచారణ చేయించాలి

ప్రజాశక్తి - కడప



నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న వైసిపి మహిళా నాయకులు

కల్తీ మద్యంతో ప్రజల ప్రాణాలతో టిడిపి కూటమి ప్రభుత్వం చెలగాట మాడుతుందని బద్వే లు వైసిపి ఎమ్మెల్యే డాక్టర్ సుధ ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యంపై సిబి ఐచే విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కల్తీ మద్యంపై వైసిపి కడప జిల్లా మహిళా అధ్యక్షులు తెలుగు పులి వెంకటసుబ్బమ్మ ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగరంలోని ప్రకాష్ నగర్‌లో గల ఎక్సైజ్ రీజినల్ కార్యాలయం ఎదురుగా మహిళలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే, జిల్లా మహిళా అధ్యక్షులు మాట్లాడుతూ టిడిపి నాయకులు తయారు చేసిన నకిలీ లిక్కర్‌తో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చనిపోతున్నారు అన్నారు. కల్తీ మద్యంలో అడ్డంగా దొరికి పోవడంతో చంద్రబాబు నాయుడు నోరు మెదపడం లేదని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పత్తా లేకుండా పోయారన్నారు. కార్యక్రమంలో మహిళ నగర అధ్యక్షులు బండి దీప్తి, తులసమ్మ, భాగ్యమ్మ, నగర ఉపాధ్యక్షులు నాయ కులు మల్లేశ్వరి, సావిత్రమ్మ, శివమ్మ పాల్గొన్నారు.

రైతుల గోడు పట్టని ప్రభుత్వం

ప్రజాశక్తి - కడప : టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల గోడు పట్టించుకోవడం లేదు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసిపి కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్‌రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి అంజాద్ బాష, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. ఈనెల 15లోగా రైతుల సమస్యలపై స్పందించకపోతే ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఉల్లి పంటను కనీస మద్దతు ధరతో కొనుగోలు చేయాలని కలెక్టర్‌ను శుక్రవారం వారు కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. కనీస మద్దతు ధర రూ.1200 తో ఉల్లి కొనుగోలు చేయాలని కలెక్టర్‌ను కోరమన్నారు. రాష్ట్రంలో దుర్మార్గమైన ప్రభుత్వం నడుస్తోందన్నారు. రైతుల గోడు పట్టించుకోవడం లేదన్నారు. కలెక్టర్ కార్యాలయంలో కనీసం అధికారులు అందుబాటులో ఉండడం లేదన్నారు. రైతులకు పంట నష్ట పరిహారం లేదని, బీమా లేదని పేర్కొన్నారు. మద్దతు ధరతో ఒక్క కిలో ఉల్లి కూడా కొనలేదన్నారు. మద్దతు ధరపై జీవో కూడా లేదన్నారు. ఇంకో రెండు నెలల పాటు ఉల్లిపాయ దిగుబడి ఉంటుందని, రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఇప్పటికైనా మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేయాలని అన్నారు.

చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతం చేద్దాం

ప్రజాశక్తి - కడప అర్బన్ : జనవిజ్ఞాన వేదిక, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహిస్తున్న చెకుముకి సైన్స్ సంబరాలు విజయవంతం చేద్దామని మండల విద్యాశాఖ అధికారిని అరుణ తెలిపారు. శుక్రవారం సైన్స్ సంబరాలు పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సమీర్ బాష మాట్లాడుతూ చెకుముకి సైన్స్ సంబరాలను ప్రతి ఏటా 8, 9, 10 వ తరగతి విద్యార్థుల్లో ఉన్నటువంటి సృజనాత్మక శక్తిని వెలికి తీయడానికి ఈ సంబరాలు నిర్వహిస్తున్నారని వారన్నారు. చెకుముకి రాష్ట్ర కో - కన్వీనర్ వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ సైన్స్ సంబరాలు నాలుగు దశల్లో నిర్వహిస్తారని, మొదటగా పాఠశాల స్థాయిలో అక్టోబర్ 18, మండల స్థాయి నవంబర్ 1, జిల్లాస్థాయి నవంబర్ 23, రాష్ట్రస్థాయి డిసెంబర్ 12,13,14 తేదీలలో నిర్వహిస్తారని తెలిపారు. మండల అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులతో పరీక్షను రాయించాలని కోరారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి రామ్మోహన్, జెవివి సభ్యులు షేక్. మౌలాలి, శ్రీనివాసులు, ఎంఆర్‌సి సిబ్బంది గౌతమి, హేమ పాల్గొన్నారు.

అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్‌పై పీడీ యాక్ట్ నమోదు

ప్రజాశక్తి - కడప అర్బన్ : ఎర్ర చందనం దుంగల అక్రమ రవాణాకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ఎర్ర చందనం స్మగ్లర్ ఇరగం రెడ్డి ఉరఫ్ ఎరగం రెడ్డి నాగ దస్తగిరి రెడ్డిపై పోలీసులు పీడీ యాక్ట్ ప్రయోగించారు. ఇతను ఎనిమిది సంవత్సరాలుగా ఎర్రచందన దొంగలను అక్రమంగా రవాణా చేస్తున్నారు. జిల్లాలో ఇతనిపై 128 కేసులున్నాయి.

ఉరుసు ఉత్సవాలను విజయవంతం చేయాలి

- కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

- పీఠాధిపతులతో కలిసి పోస్టర్ ఆవిష్కరణ

- నవంబర్ 4 నుంచి 10 వరకు ఉరుసు మహోత్సవాలు



పోస్టర్ ఆవిష్కరిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే, దర్గా పీఠాధిపతులు

ప్రజాశక్తి - కడప అర్బన్

మత సామరస్యానికి ప్రతీక అయిన కడప అమీన్ పీర్ దర్గా (పెద్దదర్గా) ఉరుసు మహోత్సవాలను అత్యంత వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కడప అమీన్ పీర్ దర్గా లోని ముషాయిరా హాల్‌లో అమీన్ పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ప్రచారం ఏర్పాట్లపై అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి ఆరిఫ్ ఉల్లా హుసేని అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉరుసు మహోత్సవాలకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని, ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. కడప నగర మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలని, పురుషులకు, స్త్రీలకు వేరువేరుగా మొబైల్ టాయిలెట్స్, సురక్షితమైన తాగునీరు , హై మాస్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా విద్యుత్తు అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గతంలో కంటే ఈ సంవత్సరం ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని ప్రజలందరూ కుటుంబ సమేతంగా హాజరై ఉత్సవాలను దిగ్విజయం చేయాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్యే మాధవి మాట్లాడుతూ శతాబ్దాల నాటి చరిత్ర కలిగిన ప్రఖ్యాత అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా ఉరుసు ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కోరారు. ముందస్తు ప్రణాళికతో కలెక్టర్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేయడం అభినందనీయమని తెలిపారు. ఎస్పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ అమీన్ పీర్ దర్గా ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా ఏర్పాట్లు ఉంటాయని చెప్పారు. అనంతరం ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులతో కలిసి దర్గా పీఠాధిపతులు ఆరీఫుల్లా హుసేని, ప్రజాప్రతినిధులతో కలిసి ఉరుసు మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్‌డిఒ జాన్ ఇర్విన్, టిడిపి జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, నాయకులు, దర్గా కమిటీ సభ్యులు గోవర్ధన్ రెడ్డి, హరిప్రసాద్, అమీర్‌బాబు, వైసిపి నాయకులు సుభాన్ బాషా, పలువురు మైనారిటీ నాయకులు, ఉరుసు ఉత్సవ నిర్వాహకులు, జిల్లా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, పీఠాధిపతుల శిష్య బృందం పాల్గొన్నారు.

ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు : జడ్జి

ప్రజాశక్తి - కడప



విజేతలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న జడ్జి

మానసిక ఆరోగ్యం సార్వత్రిక మానవ హక్కు, ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు అని సీనియర్ సివిల్ జడ్జి సెక్రెటరీ ఎస్. బాబా ఫక్రుద్దీన్ అన్నారు. రిమ్స్ ఆవరణంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ వారి సహకారంతో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో కడప నగరం రిమ్స్ ఆవరణంలో ఉన్న ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్‌లో 'ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం' నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం ప్రాముఖ్యతను తెలియజేశారు. ఆరోగ్యకరమైన ఆహారం తినాలని, క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలని సూచించారు. పని సంబంధిత ఒత్తిడి అధికమైతే వృత్తిపరమైన సహాయానికి వెనుకాడకూడదని చెప్పారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కడప మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మహావీర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి విజేతలైన వారికి జడ్జి చేతుల మీదుగా సర్టిఫికెట్లు బహుకరించారు. కార్యక్రమంలో కళాశాల విద్యార్థులు, ఎన్‌జిఒలు, పారా లీగల్ వాలంటరీ, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు, ఇన్‌స్టిట్యూ ఆఫ్ మెంటల్ హెల్త్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రాముడు, వైఎస్ఆర్ కడప జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగరాజు, డాక్టర్లు, స్టూడెంట్స్, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులైన మనోహర్, ప్రవీణ్ కుమార్, అక్బర్ అలీ, పారా లీగల్ వాలంటరీలు దశరథ రామిరెడ్డి జె.ఎల్.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

సవాళ్లను స్వీకరించే శక్తి అమ్మాయిలకు ఉంది

ప్రజాశక్తి - కడప అర్బన్ : సవాళ్లను స్వీకరించే శక్తి, అవకాశాలను అందిపుచ్చుకునే శక్తి ఈ తరం చదువుకున్న అమ్మాయిలకు ఉందని ఉమెన్స్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా అన్నారు. శుక్రవారం వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందుబాటులో ఉన్న చదువులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో పనిచేస్తున్న వివిధ సంస్థలు అమ్మాయిలకు ఈ చొరవను, ధైర్యాన్నిచ్చాయని అన్నారు. మామూలు నేపథ్యాల నుంచి వచ్చి అనేక పోటీ పరీక్షల్లో అబ్బాయిలను అధిగమించి విజయం సాధించడం సమాజంలో రేపటి వెలుగులకు నేటి సంకేతాలని పేర్కొన్నారు. ఎల్ఐసి శ్రామిక మహిళా కో- కన్వీనర్ శ్రీకృష్ణ, యూనియన్ నాయకులు అవధానం శ్రీనివాస్, రఘునాథరెడ్డి మాట్లాడుతూ తమ సంఘం ఏర్పడి 75 సంవత్సరాలలో అడుగుపెట్టిన నేపథ్యంలో త్వరలో వక్తృత్వ పోటీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వక్తృత్వ పోటీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో ఎస్. బీబీ అయేషా బేగం, ఎస్. షఫీఉన్నిసా బేగం, యమున నిలిచారు. తస్లీమా, సయ్యద్ సానియా కన్సోలేషన్ బహుమతులకు ఎంపికయ్యారు. న్యాయ నిర్ణేతల బృందంగా డాక్టర్ కె.వి రమణ, పి.సుజాత వ్యవహరించారు. వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ గురివిరెడ్డి విజేతలను అభినందించారు. మహిళా కళాశాల ఆంగ్లవిభాగం అధ్యాపకులు డాక్టర్ కేశవరెడ్డి, ఆశాలత, డాక్టర్ నాగముని రెడ్డి, అజంతుల్లా, ఎల్ఐసి మహిళా విభాగం తరపున వారిజాతమ్మ, శ్రీవాణి, లీలా లక్ష్మి పాల్గొన్నారు.

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

ప్రజాశక్తి- కడప అర్బన్ : పెన్షనర్ల సమస్యలు గత, ప్రస్తుత ప్రభుత్వం వరకు అపరిష్కృతంగా ఉన్నాయని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు చెన్నారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం పెన్షనర్ల సంఘం జిల్లా కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్షనర్లకు రావలసిన డిఆర్, అరియర్స్, 12వ పిఆర్‌సి కమిటీ చైర్మన్ నియామకం వంటి సమస్యలను పరిష్కరించాలని కోరారు. జిల్లా ప్రధాన కార్యదర్శి రామమూర్తి నాయుడు మాట్లాడుతూ ఎంప్లాయిస్ హెల్త్ స్కీము అమలు కావడం లేదని పేర్కొన్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమూణి రెడ్డి మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు తుపాకుల నారాయణ, సంయుక్త కార్యదర్శి నాగయ్య పాల్గొన్నారు.

బిఎస్ఎన్ఎల్‌లో పనిచేస్తున్న పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయిస్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కళ్యా సుధాకర్, ఆకుల సుబ్బారావు డిమాండ్ చేశారు. శుక్రవారం బిఎస్ఎన్ఎల్ జిఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తాము, సివిల్ పెన్షనర్ల సంఘాల ఫోరం తరపున రాష్ట్రపతికి వినతి పత్రం పంపిస్తున్నామని పేర్కొన్నారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన పెన్షన్ వ్యతిరేక వ్యాలిడేషన్ క్లాస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు సుబ్బారెడ్డి, జయరాం, వెంకటేశ్వర్లు, వెంకటసుబ్బయ్య, వెంకటేశ్వర్లు రాజు, బి.వి. సుబ్బయ్య, రెడ్డప్ప, లోకయ్య శెట్టి, తిప్పిరెడ్డి, వివి రమణ, మనోహర్, జయ చంద్ర పాల్గొన్నారు.

జీవన ప్రమాణాలు మెరుగు

ప్రజాశక్తి - కడప అర్బన్ : చక్కటి జీవనశైలి, ఆరోగ్యకరమైన అలవాట్లు సహజ సిద్ధమైన ఉత్పత్తులతో తయారైన మందులను వినియోగించి ఆయు ప్రమాణాన్ని పెంచుకోవచ్చని హైదరాబాదుకు చెందిన వెల్నెస్ కోచ్ జె.సి. రెడ్డి అన్నారు. శుక్రవారం యోగి వేమన విశ్వవిద్యాలయం సైన్స్ బ్లాక్‌లోని సెమినార్ హాల్లో ఆరోగ్య అవగాహన సదస్సు నిర్వహించారు. వెల్నెస్ కోచ్ జె.సి. రెడ్డి మాట్లాడుతూ నల్ల అల్లం దుంపలు సారంతో సహజ సిద్ధమైన క్యాప్షన్స్ రూపంలో ఉన్న విఆర్-4 మందు బిపి, థైరాయిడ్, కేన్సర్, కాళ్ల నొప్పులు వంటి వ్యాధులకు చక్కగా పనిచేస్తుందన్నారు. సహజ సిద్ధమైన నల్ల అల్లం దుంపతో తయారైన ఈ మందును ప్రతి ఒక్కరూ వినియోగించవచ్చన్నారు. కార్యక్రమంలో ఐక్యూ ఎసి డైరెక్టర్ డాక్టర్ సుబ్రహ్మణ్యం శర్మ, ప్రొఫెసర్ చంద్రమతి శంకర్, పిఆర్‌సిఎల్ డైరెక్టర్ డాక్టర్ పి.సరిత, ఆచార్య ఎ. మధుసూదన్‌రెడ్డి, డాక్టర్ టి. చంద్రశేఖర్, ప్రొఫెసర్ రియాజున్నీసా, విద్యార్థులు, బోధ నేతల సిబ్బంది అధ్యాపకులు పాల్గొన్నారు.



మూల మల్లికార్జునరెడ్డిని సన్మానిస్తున్న ఖాసీంఖాన్

'మూల' సాహిత్య కృషి ప్రశంసనీయం

- లయన్ పి.ఖాసీంఖాన్

ప్రజాశక్తి - కడప అర్బన్

వైఎస్ఆర్ కడప జిల్లాలో ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి సాహిత్య, కళారంగాలకు చేస్తున్న కృషి ప్రశంసనీయమని చాంద్‌బి మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు, సీనియర్ ఆడిటర్ లయన్ పి.ఖాసీం ఖాన్ అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా రచయితల సంఘం ప్రారంభించి నిరంతరం సాహిత్య కార్యక్రమాలు చేస్తున్న మల్లికార్జునరెడ్డిని శుక్రవారం ఖాసింఖాన్ తన కార్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కవిగా, రచయితగా, పరిశోధకునిగా, సంపాదకునిగా, నటునిగా, నాటక కర్తగా, నాటక ప్రయోక్తగా బహుముఖ ప్రజ్ఞ కలిగిన మల్లికార్జునరెడ్డి మల్లికార్జున రామాయణం, వీరబ్రహ్మేంద్రస్వామి తాత్విక దర్శనికత, వ్యాస వైజయంతి, మల్లికార్జున శతకం, గోష్టి (వ్యాస సంపుటి), హాస్యవైభవం, కరోనా శతకం, రాయలసీమ నాటక వికాసం, యమసభ (నాటికల సంపుటి), శ్రీ శివ భక్తేంద్ర స్వామి, రామాయణ, భారత భాగవతాల్లో కొన్ని పాత్రలు, అనేక గ్రంథాలు రచించారన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో లలిత కళల విభాగం ఆచార్యులుగా నాటక రంగ అభివృద్ధికి ఆయన చేసిన కృషి అభినందనీయమని చెప్పారు. నటునిగా హరిశ్చంద్రుడు, భీముడు, దుర్యోధనుడు, అర్జునుడు, శ్రీకృష్ణదేవరాయలు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, భవాని శంకరుడు మొదలైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మెప్పు పొందారని పేర్కొన్నారు. జిల్లాలో నిత్య కల్యాణం పచ్చ తోరణం అన్నట్లు అనునిత్యం సాహిత్య, సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తుంటారని, పేర్కొన్నారు. కార్యక్రమంలో కవి డాక్టర్ వెల్లాల వెంకటేశ్వరాచారి ని సత్కరించారు. విజయా హెూటల్స్ అధినేత మాధవరెడ్డి పాల్గొన్నారు.

సుఖ వ్యాధులపై అవగాహన తప్పనిసరి

ప్రజాశక్తి - వల్లూరు : ప్రజలకు సుఖ వ్యాధులపై అవగాహన తప్పనిసరి అని ఎంపిడిఒ జి.వి రఘురామ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పెద్ద లేబాక గ్రామ సచివాలయంలో ఎపిఎస్ సిఎస్ దిశా ఆదేశాల మేరకు ఆరోగ్య ఉపకేంద్రం సహకారంతో చైల్డ్ ఫండ్ ఇండియా లింక్ వర్క్ స్కీం ఆధ్వర్యంలో హెచ్‌ఐవి, ఎయిడ్స్ సుఖ వ్యాధులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపిడిఒ మాట్లాడుతూ మండల ప్రజలు అందరూ హెచ్‌ఐవి , ఎయిడ్స్ వ్యాధులతో పాటు ఆరోగ్యపరమైన విషయాల పట్ల ప్రభుత్వం కల్పిస్తున్న వైద్య సదుపాయాలు అవగాహన కలిగి ప్రభుత్వ సేవలు వినియోగించుకోవాలని సూచించారు. హెచ్‌ఐవి పరీక్షలు చేయించుకొని హెచ్‌ఐవి స్టేటస్ తెలుసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఎస్ కరిముల్లా, చైల్డ్ ఫండ్ ఇండియా జోనల్ సూపర్‌వైజర్ ఎస్. దర్బార్, రామలక్ష్మమ్మ, సునీల్ కుమార్, అహ్మద్ రఫీ, బేబీ పాల్గొన్నారు.

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి

ప్రజాశక్తి-కాశినాయన : ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని పోరుమామిళ్ల ఫారెస్ట్ రేంజ్ అధికారి రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో వివేకానంద ఫౌండేషన్ సంస్థ ప్రత్యేకంగా రూపొందించిన గుడ్డ సంచులను శుక్రవారం ఫారెస్ట్ ఆఫీస్ ఆవరణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ రేంజ్ అధికారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వల్ల పుడమి తల్లడిల్లుతోందన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడేందుకు కృషి చేయాలని పిలుపునిచ్చారు సంస్థ వ్యవస్థాపకులు పాపిజెన్ని రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఆస్తులతో పాటు అందమైన ప్రకృతిని పిల్లలకు వారసత్వంగా ఇవ్వాలని పేర్కొన్నారు. తమ సంస్థ ద్వారా విద్యార్థుల్లో, ప్రజల్లో చైతన్యం కలిగించేలా పర్యావరణహిత కార్యక్రమాలు చేపడతామన్నారు. కార్యక్రమంలో సెక్షన్ అధికారి జి.వి. రమణ, బీట్ అధికారులు పచ్చినీళ్ల కరుణాకర్, జి.భారతి, సీనియర్ అసిస్టెంట్ కె.శ్రీనివాసరావు, ఆఫీస్ సిబ్బంది రాజేష్, సుజాత, బాషా పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో విజయానికి కృషి

ప్రజాశక్తి - కడప : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున జిల్లాలో అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టాలని, వారు విజయం సాధించేలా పార్టీ శ్రేణులు అందరూ కృషి చేయాలని ఎఐసిసి గణేష్ కుమార్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వల్లి పిలుపునిచ్చారు. శుక్రవారం కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో డిసిసి అధ్యక్షులు ఎన్. డి. విజయ జ్యోతి అధ్యక్షతన కాంగ్రెస్ జిల్లా స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన గణేష్ కుమార్ యాదవ్, మస్తాన్‌వల్లి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అడుగులు ముందుకు వేస్తున్నట్లు తెలిపారు.

ఎమ్మెల్యేను కలిసిన ఎన్‌జిజిఒ నాయకులు

ప్రజాశక్తి - కడప అర్బన్ : ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాదవి, టిడిపి జిల్లా అధ్యక్షులు, పోలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసరెడ్డిని పిపి ఎన్‌జిజిఒ జిల్లా నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వారిని కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌జిజిఒ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మాట్లాడుతూ నూతన జిల్లా కమిటీ ఎన్నిక కావడంతో వారిని మర్యాదపూర్వకంగా కలిశామని పేర్కొన్నారు. మూడవసారి జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనివాసులను ఎమ్మెల్యే, టిడిపి జిల్లా అధ్యక్షులు అభినందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పి.నిత్య పూజయ్య, జిల్లా సహ అధ్యక్షులు తిమ్మారెడ్డి, కోశాధికారి టి. శ్రీనివాసులు, జిల్లా నాయకులు బాలపుల్లయ్య, నరేంద్ర, శ్రీను పద్మనాభం పాల్గొన్నారు.



రోడ్డుపై పారుతున్న డ్రైయినేజీ నీరు

వర్షం వస్తే.. డ్రైయినేజీ పొంగాల్సిందే

ప్రజాశక్తి - పులివెందుల టౌన్

వర్షం పడితే డ్రైయినేజీ నుంచి మురికి నీరు పొంగుతుంది. రోడ్డు మార్గంలో వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. పట్టణంలో అనేక ప్రధాన మార్గాలలో ఇదే పరిస్థితి. చిన్నపాటి వర్షం కురిసినా మురుగు నీరు రోడ్డు పైకి వస్తుంది. రోడ్డు పక్కన ఉన్న ప్రాంతాల వారు దుర్వాసనను భరించలేకున్నారు. దోమలు పెరిగి అనారోగ్యానికి గురికావాల్సి వస్తోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.



శివశంకర్‌ను కలిసి శుభాకాంక్షలు తెలుపుతున్న బిటెక్ రవి

'లోతేటి'ని అభినందించిన టిడిపి నేతలు

ప్రజాశక్తి - వేంపల్లె

ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండి లోతేటి శివశంకర్‌ను టిడిపి పులివెందుల ఇన్‌ఛార్జి బిటెక్ రవీంద్రనాథ్ రెడ్డి, తుంగభద్ర ప్రాజెక్ట్ హై లెవల్ కెనాల్ చైర్మన్ మారెడ్డి జోగిరెడ్డి కలిసి అభినందనలు తెలిపారు. టిడిపి కూటమి ప్రభుత్వం దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సిఎండిగా శివశంకర్‌ను నియమించింది. ఆ మేరకు శుక్రవారం వారు విజయవాడలో సిఎండిని మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. లోతేటి శివశంకర్ కడప కలెక్టర్‌గా పని చేశారు. జిల్లాతో అనుబంధం ఉన్న లోతేటి శివశంకర్ సిఎండిగా రావడం సంతోషంగా ఉందని బిటెక్ తెలిపారు. విద్యుత్ సరఫరా, పంపిణీ వ్యవస్థను మెరుగుపరచడంలో విజయం సాధించాలని వారు ఆకాంక్షించారు.

బిసి ఫ్రంట్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా రామచంద్ర

ప్రజాశక్తి - వేంపల్లె



బిసి ఫ్రంట్ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా గూడూరు రామచంద్ర ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అన్నమయ్య జిల్లా వీరబల్లెలో బిసి ఫ్రంట్ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఉమ్మడి జిల్లా బిసి ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడిగా వేంపల్లెకు చెందిన గూడూరు రామచంద్రను కౌన్సిల్ సభ్యులు ఎన్నుకున్నట్లు జనరల్ సెక్రటరీ గోవింద్ స్వామి తెలిపారు. బిసిల సమస్యలు, సంక్షేమంపై దృష్టి పెట్టకుని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రామచంద్రను ఎన్నుకున్నట్లు చెప్పారు. జిల్లాలో బిసిలను అందరినీ ఏకం చేసేందుకు కృషి చేస్తానని గూడూరు రామచంద్ర తెలిపారు. బిసిల అభివృద్ధికి, సంక్షేమానికి రాజీలేని పోరాటం చేస్తామన్నారు. ఉమ్మడి బిసి ఫ్రంట్ జిల్లా అధ్యక్షుడిగా తనను ఎన్నిక చేసేందుకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. బిసిలు తనకు సహకరించాలని రామచంద్ర కోరారు. బిసిల సమస్య పరిష్కారం కోసం ఉద్యమాలకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.

కూలీలు ఇకెవైసి తప్పక చేయించుకోవాలి

ప్రజాశక్తి - ముద్దనూరు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కూలీలు తప్పనిసరిగా ఇకెవైసి చేయించుకోవాలని శుక్రవారం ఎపిఒ గంగయ్య తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధి హామీలో పనులు చేసేందుకు కూలీలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకెవైసి అమలు చేసిందని, ప్రతి ఒక్క కూలీ తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ఆయా గ్రామ పంచాయతీకి సంబంధించిన ఫీల్డ్ అసిస్టెంట్ ద్వారా ఇకెవైసి చేయించుకోవాలన్నారు. మండల వ్యాప్తంగా 9,800 మంది ఉపాధి కూలీలు ఉన్నారన్నారు. వీరిలో ఇప్పటి వరకు 5,700 మంది కూలీలకు ఇకెవైసి పూర్తి చేశామన్నారు. జాబ్ కార్డు ఉన్న ఉపాధి హామీ కూలీలు కచ్చితంగా ఫీల్డ్ అసిస్టెంట్ వద్దకు వెళ్లి ఇకెవైసి చేయించుకోవాలని ఎపిఒ కోరారు. నవంబర్ 1 నుంచి ఇకెవైసి ద్వారానే చట్టం అమలు వుతుందన్నారు.

వర్షానికి కూలిన ఇల్లు : రూ.6 లక్షలు నష్టం

ప్రజాశక్తి - ప్రొద్దుటూరు



కూలిన ఇంట్లో బాధితురాలు వెంకటలక్ష్మి

గురువారం రాత్రి కురిసిన వర్షానికి ఇల్లు కూలిపోయిందని బాధితురాలు వెంకటలక్ష్మి తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 33వ వార్డులో ఇల్లు పడిపోయింది. ఆ సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణం నష్టం జరగలేదు. రూ.6లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని వెంకటలక్ష్మి వాపోయారు. సంబంధిత అధికారులు ఇంటిని పరిశీలించాలని కోరారు. బాధితురాలికి తగిన న్యాయం చేయాలని వార్డు కౌన్సిలర్ గాజుల శివ జ్యోతి కోరారు.

క్రైం కార్నర్

రోడ్డు ప్రమాదంలో పలువురికి గాయాలు

ప్రజాశక్తి - చాపాడు



గాయపడిన వారిని చికిత్స కోసం తరలిస్తున్న 108 సిబ్బంది

మండలంలోని ద్వారక నగరం వద్ద మైదుకూరు-కర్నూలు జాతీయ రహదారిపై కారు, ఆటో ఢీ కొన్న సంఘటనలో పలువురికి గాయాలయ్యాయి. పోలీసులు అందించిన వివరాల ప్రకారం.. బద్వేలుకు చెందిన న్యాయవాది బ్రహ్మారెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఎపి39 సిజడ్ 0414 కారులో కర్నూల్‌కు వెలుతున్నారు. ద్వారక నగరం అమృత పాలకేంద్రం దగ్గర ముందు వెళుతున్న ఆటోను కారు ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న దువ్వూరు మండలం జొన్నవరం గ్రామానికి చెందిన మురళి కాలికి బలమైన గాయమైంది. కారులో ఉన్న ఓ వ్యక్తికి కూడా గాయాలయ్యాయి. స్థానికులు 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పూడికతో మురుగు కాలువలు

ప్రజాశక్తి - ఖాజీపేట

ప్రతి గ్రామ పంచాయితీ ఆదర్శంగా ఉండాలని, స్వచ్ఛతలో ప్రథమ స్థానంలో నిలవాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున కృషి చేస్తూ అభివృద్ధికి పాటుపడుతున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ఆచరణ సాధ్యపడడం లేదు. ప్రతి గ్రామానికి సిమెంటు రహదారి, డ్రయినేజీ వ్యవస్థ ఏర్పాటుకు లక్షలాది రూపాయలు నిధులు ఖర్చు చేసినా ఆశించిన ప్రయోజనం మాత్రం క్షేత్రస్థాయిలో కనిపించలేదు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసిన పనులు మరుగున పడ్డాయి. వివరాల్లోకెళ్తే.. మండల పరిధిలోని చెముళ్లపల్లెలో డ్రయినేజీ వ్యవస్థ నిర్మించారు. పంచాయితీ కార్యాలయ భవనం సమీప ప్రాంతం మేర కొంతభాగం వరకు కాలువలు నిర్మించారు. కాలువలో పూడిక తీత చేపట్టకపోవడం, పిచ్చి మొక్కలు తొలగించకపోవడంతో మురుగు ప్రవాహానికి అడ్డంకిగా మారింది. పంచాయతీ అధికారులు ప్రతిరోజు చూస్తున్నా పట్టించుకోవట్లేదని స్థానికులు కొందరు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.



పూడిక, పిచ్చిమొక్కలతో ఉన్న మురుగు కాలువ

మఠంలో యాచకుల తాకిడీ.. పట్టని అధికారులు

ప్రజాశక్తి - బ్రహ్మంగారిమఠం



బి.మఠం వచ్చే యాత్రికులకు స్థానిక యాచకుల తాకిడీ ఎక్కు వైంది. యాచకులు వారిని ఇబ్బంది పెడుతున్నారు. గుంపులుగా వస్తూ చిల్లర ఇచ్చేంత వరకు వదిలేది లేదన్నట్లు వెంబడిస్తున్నారు. చూసే వారితో సిగ్గు పోయినట్లుగా ఉందంటూ యాత్రికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులకు వెళితే రోజుకూ రూ.200 నుంచి రూ.300 కూలి వస్తుందని, అదే భిక్షాటన చేస్తే రూ.500నుంచి రూ.వెయ్యి వరకు వస్తాదని ప్రజలు గుస గుసలాడుతుంటారు. తమ పిల్లలను సైతం పాఠశాలకు పంపకుండా భిక్షాటన చేస్తున్న పరిస్థితులున్నాయి. దీన్ని అధికారులెవరూ పట్టించుకోవడంలేదనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి యాచకుల తాకిడీ నుంచి పర్యాటకులకు ఉపశమనం కలిగించాలని పలువురు సూచిస్తున్నారు. బడిఈడు పిల్లలు భిక్షాటన చేయకుండా పాఠ శాలలకు వెళ్లేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని, యాచకుల నుంచి పర్యాటకులకు ఇబ్బందులు తొలగించాలని కోరుతున్నారు.

ఆరుగురు అంతర్ జిల్లా కాపర్ దొంగలు అరెస్టు

3 ద్విచక్ర వాహనాలు, బొలెరో వాహనం, రూ.2 లక్షల విలువచేసే 150 కిలోల కాపర్ వైరు స్వాధీనం

ప్రజాశక్తి - మైదుకూరు రూరల్

వ్యవసాయ పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి అందులోని కాపర్ వైరు చోరీకి పాల్పడుతున్న ఆరుగురు దొంగల గ్యాంగ్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు మైదుకూరు డిఎస్‌పి రాజేంద్రప్రసాద్ తెలిపారు. స్థానిక డిఎస్‌పి తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ కొంతకాలంగా మైదుకూరు చుట్టుపక్క పరిసరాల్లో రైతుల ట్రాన్స్‌ఫార్మర్ల నుంచి కాపర్ వైర్‌ను కొంతమంది రాత్రి సమయాల్లో అపహరిస్తున్నారన్నారు. రైతుల నుంచి పలు దఫాలు ఫిర్యాదులు అందడంతో సిబ్బందిని అప్రమత్తం చేశామన్నారు. బృందాలుగా ఏర్పాటు చేసి తనిఖీల నిర్వహించామన్నారు. దొంగల నుంచి 3 ద్విచక్ర వాహనాలు, బొలెరో వాహనం, రూ.2లక్షల విలువచేసే 150కిలోల కాపర్ వైరు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరంతా నెల్లూరు జిల్లా వాసులుగా గుర్తించామన్నారు. వీరిపై నెల్లూరు, కడప జిల్లాలో 19 కేసులు నమోదయ్యాయని వివరించారు. 40 ట్రాన్స్‌ఫార్మర్ల వరకు పగులగొట్టారని డిఎస్‌పి తెలిపారు. వీరిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన మైదుకూరు అర్బన్ సీఐ రమణారెడ్డి, ఎస్ఐ చిరంజీవి, ఎస్ఐ సుబ్బారావు, మఠం ఎస్ఐ శివప్రసాద్, సిబ్బందిని అభినందించారు. నిందితులను కోర్టుకు హాజరుపరిచారు.



నిందితులను అరెస్టు చూపుతున్న డిఎస్‌పి, సిబ్బంది

ఆగిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

ప్రజాశక్తి - పులివెందుల టౌన్



మాట్లాడుతున్న బి.మనోహర్

ఆగిన అభివృద్ధి పను లను వేగవంతం చేయాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి.మనోహర్ డిమాండ్ చేశారు. స్థానిక గఫూర్ డ్రైవింగ్ స్కూల్‌లో శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గవ్యాప్తంగా గతంలో ఆగిపోయిన పనులకు నిధులను వెంటనే విడుదల చేసి, పూర్తి చేయాలని కోరారు. పాడా పేరుతో అభివృద్ధికి రూ.కోట్లతో పనులు ప్రారం భించారని గుర్తు చేశారు. ప్రస్తుతం కొన్ని అర్ధాంతరంగా ఆగిపోయే పరిస్థితి ఉందని ప్రచారం జరుగుతోందన్నారు. అలాంటి వాటికి అవకాశం లేకుండా గతంలో టెండర్ పిలిచిన పనులన్నీ పూర్తి చేసి, నిధులు కొరత లేకుండా చూడాలని పాల కులను కోరారు. ముఖ్యంగా పులివెందుల మెడికల్ కళాశాలలో ఎంఆర్ఐ, సిటీ స్కానింగ్ మిషన్స్ తరలించే ప్రయత్నం జరుగుతోందనే ప్రచారం ఉం దన్నారు. ఇలా అవకాశం లేకుండా ప్రభుత్వ హాస్పిటల్‌లో ప్రజలకు అవస రమైన అన్ని రకాల వైద్య పరీక్షలు చేసుకోవడానికి ప్రజలకు అవసరాలైన మందులు, సరఫరా చేసి, మరింత మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. పాలకులు ప్రజల మీద కోపం చూపడం, నిధులు ఆపడం సరైందికా దన్నారు. అధి కారంలోకి వచ్చిన ఎవరైన పూర్తి చేయా ల్సిన అవసరం, బాధ్యత ప్రస్తుత పాలకులపై ఉంటుందని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో పులివెందుల ఏరియా కార్యదర్శి గఫూర్ పాల్గొన్నారు.



ఎఐసిసి జాయింట్ సెక్రటరీ గణేష్ కుమార్‌తో కాంగ్రెస్ నాయకులు

కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి కాదు

ప్రజాశక్తి - చాపాడు

కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకి కాదని మైదుకూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి చాపాటి రామసుధాకర్ రెడ్డి తెలిపారు. ఓట్ చోర్.. గద్దే ఛోడ్ కార్యక్రమం అమలు తీరుతెన్నులను పరిశీలించడానికి అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఏఐసీసీ జాయింట్ సెక్రెటరీ గణేష్‌కుమార్ యాదవ్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వల్లి జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వారిని కలిసి సంతకాల సేకరణ గురించి వివరించారు. వైదుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు 4,500 మందితో సంతకాల సేకరణ చేశామన్నారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మద్దతు అన్ని వర్గాల ప్రజల నుండి లభిస్తోందన్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఇక్కడ సమగ్రమైన కార్యాచరణ పార్టీ బలోపేతానికి అవసరమని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అన్ని మతాలను, భాషలను, ఆచార వ్యవహారాలను ఎప్పటికీ గౌరవిస్తుందని వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పాల్గొన్నారు.



పురుగు మందులను పంపిణీ చేస్తున్న అధికారులు

రాయితీతో రసాయనాలు పంపిణీ

ప్రజాశక్తి - చక్రాయపేట

కూటమి ప్రభుత్వం రైతులకు 50 శాతం రాయితీతో మొక్కల సస్యరక్షణ రసాయనాల పంపిణీ చేస్తున్నట్లు పులివెందుల వ్యవసాయ సహయ సంచాలకులు ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని చక్రాయపేట వ్యవసాయ కార్యాలయంలో శుక్రవారం రైతులకు రసాయనాల మందులను పంపిణీ చేశారు. ఎరువులు, పురుగుమందుల వినియోగంపై రైతులకు శిక్షణను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎడి మాట్లాడుతూ రైతులు అవసరమైన మోతాదు మేరకే రసాయనక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడాలని సూచించారు. సంబంధిత రైతులకు భూసార పరీక్షల ద్వారా ఫలితాల కార్డులను పొందిన రైతులకు ఉచితంగా జింక్ పంపిణీ చేశారు. ఎఒ చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు వివిధ రకాల పురుగు మందులు, వేపనూనెను 50 శాతం రాయితీతో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతు సేవా కేంద్రాల సిబ్బంది పాల్గొన్నారు.

పంట కోత ప్రయోగాలను తప్పక నిర్వహించాలి

ప్రజాశక్తి - చాపాడు

నిర్దేశించిన ప్రతి రైతూ పంట పొలాల్లో పంట కోత ప్రయోగాలను తప్పక నిర్వహించాలని డివిజన్ వ్యవసాయ శాఖ ఎడిఎ కృష్ణమూర్తి తెలిపారు. శుక్రవారం మండల కేంద్రమైన చాపాడులోని రైతు సేవా కేంద్రంలో విఎఎలకు పంటకోత ప్రయోగాలపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట కోత ప్రయోగాల ఆధారంగా రైతులకు నష్టపరిహారం, బీమా అందుతుందన్నారు. సంబంధిత సిబ్బంది ఆధ్వర్యంలో ప్రయోగాలను నిబద్ధతో చేపట్టాలన్నారు. రైతులకు వ్యవసాయంలో చేపట్టవలసిన సూచనలు, సలహాలు ఇస్తూ వారికి అందుబాటులో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎఒ దేవి పద్మలత, ఎఎస్ఒ ప్రమీల, విఎఎలు పాల్గొన్నారు.

విద్యుత్ సరఫరా నిలిపివేత

ప్రజాశక్తి - వేంపల్లె

వేంపల్లెలోని ఆయా ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నట్లు ఆ శాఖ డిఇఇ వెంకట నాగేంద్ర తెలిపారు. 33/11 కెవి విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతులు చేస్తున్నట్లు చెప్పారు. వేంపల్లెలోని హనుమాన్ సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, ప్రభుత్వ ఆసుపత్రి, టిటిడి కల్యాణ మండపం, బాలుర పాఠశాల, బిఎస్ఎన్ఎల్ ఆఫీసు, కాపు వీధి, రిజిస్ట్రార్ కార్యాలయం, బిడ్డాల మిట్ట, పాతపేట, అమ్మవారిశాల, ఎస్సీ కాలనీతోపాటు ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉదయం 9 నుండి 11 గంటల వరకు నిలిపేస్తున్నట్లు తెలిపారు. వినియోగదారులు విద్యుత్ సిబ్బందికి సహకరించాలని కోరారు.

ముద్దనూరు : 11 కెవి లైన్ మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ ఎఇ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముద్దనూరు, ఉప్పలూరు, బొందలకట, మంగపట్నం ఉప విద్యుత్ కేంద్రాల పరిధిలోని గ్రామాల్లో విద్యుత్ అంతరాయం ఉంటుందన్నారు. రైతులు, వినియోగదారులు గమనించి సహకరించాలని ఎఇ కోరారు.

ఎర్రగుంట్ల : పట్టణంలో శనివారం విద్యుత్ లైన్ల మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎఇ ప్రియదర్శన్‌రెడ్డి తెలిపారు. ముద్దనూరు రోడ్డులో, కడప రోడ్డులో, రాణివనం, వినాయక నగర్, వేంపల్లి రోడ్డులో, సుందరయ్య నగర్‌లో, ప్రొద్దుటూరు రోడ్డులో, ఎస్టేట్ ఏరియాలో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

పులివెందుల అర్బన్ పిఎస్ఐగా శుభాన్ బాధ్యతల స్వీకరణ

ప్రజాశక్తి - పులివెందుల రూరల్



పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పిఎస్ఐగా శుక్రవారం శుభాన్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టానని తెలిపారు. పట్ట ణంలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని, అసాంఘిక కార్యక్రమాలు, జూదం, మట్కా వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తానని తెలిపారు. ఫిర్యాదులకు సత్వరమే పరిష్కార మార్గం చూపుతానని తెలిపారు. ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యల పట్ల అన్ని విధాలా సహకరిస్తానని ఆయన పేర్కొన్నారు.



అవార్డుతో హిమకుంట్ల జిల్లా పరిషత్ హైస్కూల్ ఉపాధ్యాయులు

అవార్డు రావడం అభినందనీయం

ప్రజాశక్తి - సింహాద్రిపురం

మండలంలోని హిమకుంట్ల జిల్లా పరిషత్ హైస్కూల్‌కు స్వచ్ఛంధ్ర స్వర్ణాంధ్ర-2025 అవార్డు రావడం ఎంతో అభినందనీయమని మాజీ జెడ్పిటిసి సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం హిమకుంట్ల జిల్లా పరిషత్ హైస్కూల్లో అవార్డు రావడం పట్ల సిబ్బందిని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో రెండు జిల్లా పరిషత్ పాఠశాలలు ఎంపిక కాగా అందులో హిమకుంట్ల హైస్కూల్ ఉండడం ఎంతో గర్వకారణమన్నారు. ప్రతి పాఠశాల ఆ స్థాయికి రావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి పథంలోకి తీసుకుని రావడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు. అనంతరం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణవేణి ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందించారు.

ప్రయివేటీకరణను పూర్తిగా ఖండిస్తున్నాం

ప్రజాశక్తి - జమ్మలమడుగు

మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణను తాము పూర్తిగా ఖండిస్తున్నామని వైసిపి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్థానిక వైసిపి కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను కేంద్రం నుంచి తీసుకొచ్చారన్నారు. అందులో ఏడు పూర్తి చేశారన్నారు. మిగతా కళాశాలలు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రయివేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలను అప్పగించనున్నట్లు తెలిపారు. దీన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం సూపర్‌సిక్స్ పథకాలు సూపర్‌హిట్ అని సభలు, సమావేశాలు చేసుకోవడాన్ని తప్పుపట్టారు. ఈనెల 10 నుంచి నవంబర్ 22 వరకు కూటమి ప్రభుత్వ పనితీరు, వైఫల్యాలను వివరిస్తూ కోటి సంతకాల సేకరణకు వైసిపి సన్నద్ధమైందన్నారు. ఆ మేరకు ఆయన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో పొన్నపురెడ్డి గిరిధర్‌రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ ముల్లా జానీ, వైసిపి నియోజకవర్గ వ్యవసాయ కమిటీ అధ్యక్షులు టి.వెంకటేశ్వర్లు, పెద్దముడియం విష్ణువర్ధన్ రెడ్డి, మోహన్‌రెడ్డి, బడిగించాల జనార్దన్, గంగాధర్ పాల్గొన్నారు.



వంట తయారీని పరిశీలిస్తున్న వైద్యాధికారి సుమధర

వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలి

ప్రజాశక్తి - మైదుకూరు రూరల్

విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతకు ప్రాధాన్యతని వ్వాలని డాక్టర్ సుమధర తెలిపారు. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చౌడేశ్వరి నగర్‌లోని ఏపిటియుఆర్ పాఠశాలలో శుక్రవారం వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించామన్నారు. హాస్టల్‌లో పాటించాల్సిన ఆరోగ్య, శుభ్రత జాగ్రత్తల గురించి వివరించారు. సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యలను సూచించారు. అనంతరం హాస్టల్ వసతి గృహాని, వంట గదిని తనిఖీ చేశారు. వంట గదిలో శుభ్రత ప్రమాణాలు, ఆహార నాణ్యతను పరిశీలించి, వంట మాస్టర్‌లకు పలు కీలక సూచనలు చేశారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన ఆవశ్యకతను తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి.రాజశేఖర్, హెల్త్ సూపర్వైజర్ డి.వెంకటేశ్వర్లు, హెల్త్ అసిస్టెంట్ ఎల్.నారాయణరెడ్డి, ఏఎన్ఎం ఎస్.మంజీరా, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.



విద్యార్థులను అభినందిస్తున్న ప్రిన్సిపల్ నాగేంద్ర

రాష్ట్ర స్థాయి పోటీలకు డిగ్రీ కళాశాల విద్యార్థులు

ప్రజాశక్తి - వేంపల్లె

రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపాల్ నాగేంద్ర తెలిపారు. ఆ మేరకు శుక్రవారం ఆ విద్యార్థులను కళాశాల అధ్యాపకులు అభినందించారు. చిత్తూరు జిల్లాలోని నెరబైలు జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగే అండర్-19 రాష్ట్రస్థాయి గోల్ షూట్‌బాల్ పోటీలకు గురువంశీ, ఆరిఫ్, హరిప్రసాద్, నరసింహ, కాత్యాయనీ విద్యార్థులు ఎంపికైనట్లు ఫిజికల్ డైరెక్టర్ తేజేంద్ర తెలిపారు. తమ కళాశాల విద్యార్థులు క్రీడల్లో, విద్యాలో రాణిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో వ్యాయామ విభాగాధిపతి డాక్టర్ బాల కొండ గంగాధర్, లైబ్రరీ అధికారి మాధవ రావు, అధ్యాపకులు, విద్యా ర్థులు పాల్గొన్నారు.